క్లుప్తంగా

రోడ్డు సరిగా లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు



పమిడిముక్కల: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల నిర్వహణ ఉయ్యూరు నుంచి పామర్రు వరకు సరిగా లేదని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ 'మీకోసం'లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గోపువానిపాలెం, గురజాడ గ్రామాల్లో ఫ్లెట్టివర్ల దగ్గర వీధిలైట్లు కొన్ని నెలలుగా వెలగడం లేదని తెలిపారు. ఉయ్యూరు నుంచి పామర్రు వరకు సర్వీస్ రోడ్ల నిర్వహణ, రోడ్డు మార్జిన్ల మరమ్మతులు, వీధిలైట్లు వెలగడానికి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత



మొవ్వ: 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను కళాశాల్లో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డీ సుధాకరరావు సోమవారం అందజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 12 నోటు పుస్తకాలు, తెలుగు అకాడమీ టెస్టు పుస్తకాలతో పాటు రికార్డు పుస్తకాలను అందజేశారు. అధ్యాపకులు సీహెచ్ ఆనంద్, ఆర్ విజయభేరి, శ్రీనివాసరావు, వాసుబాబు పాల్గొన్నారు.

కనకవల్లి డ్రెయిన్‌లో చెత్త తొలగింపు



సాక్షి ఎఫెక్ట్

పమిడిముక్కల: సాక్షిలో ఆదివారం ప్రచురితమైన 'చెత్త శుద్ధి ఏదీ' అనే కథనానికి అధికారులు స్పందించారు. కనకవల్లి–ఐనంపూడి డ్రెయిన్‌లో వీరంకిలాకు వద్ద గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను సోమవారం తొలగించారు. చెత్త తొలగింపు పనులను కార్యదర్శి సుదాబత్తుల రమేష్ పర్యవేక్షించారు.

సచివాలయ భవనం ప్రారంభం



నందివాడ: మండలంలోని జనార్దనపురం (జొన్నపాడు)లో రూ.43 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని సోమవారం టీడీపీ నాయకుడు వెనిగండ్ల రామకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, గుడివాడ పట్టణ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు యార్లగడ్డ రవి, చాట్రగడ్డ రవి, ఎంపీడీఓ మల్లీశ్వరి, వీఆర్వో శేఖర్ తదితరులు పాల్గొన్నారు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పామర్రు: స్థానిక ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీరామ నవమి సందర్భంగా సోమవారం నిర్వహించిన పలు సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆలయంలో ఉండ్రపూడి శ్రీ వీరాంజనేయ మురళీ మహిళా కోలాట బృందం ప్రదర్శన అబ్బురపర్చింది. బాల భక్త ముద్దు మురళీకృష్ణ మహిళా కోలాట సమాజం గురువు సుబ్బారావు ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పాల్గొని వారితో కోలాటం చేశారు.

చలివేంద్రం ఏర్పాటు



ముదినేపల్లి రూరల్: స్థానిక సచివాలయం వద్ద సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మ తాగునీటి చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వేసవిలో చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో కోడూరు శేషబాబు, మాజీ సర్పంచ్ పామర్తి సత్యనారాయణ, వైస్ సర్పంచ్ ఈడే సుధాకర్, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

బస్టాండ్‌లో సమస్యలకు మోక్షమెప్పుడో?



ముదినేపల్లి బస్టాండ్

ముదినేపల్లి రూరల్: ముదినేపల్లి బస్టాండ్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు మచ్చుకైనా కనిపించడం లేదు. రోజూ 200 సర్వీసులతో 24 గంటలూ ప్రయాణికులతో రద్దీగా ఉన్నా సౌకర్యాల కల్పనపై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపడం లేదు. బస్టాండ్‌లో తాగేందుకు గుక్కెడు తాగునీరు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో తాగునీటి కోసం ఏర్పాటుచేసిన కుళాయిలు మూలనపడి ప్రయాణికులను వెక్కిరిస్తున్నాయి. మండే వేసవిలో తాగునీటి కోసం ప్రయాణికులు ఆమడ దూరం వెళ్లి వాటర్‌బాటిళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

కనిపించని సూచిక బోర్డులు

ఒకేవైపు నుంచి బస్టాండ్‌లోకి బస్సులు రాకపోకలు సాగిస్తుండడంతో ఏవైపు నుంచి బస్సులు వస్తూ ఎటు వైపు వెళుతున్నాయో తెలియడం లేదు. ప్లాట్‌ఫామ్స్ వద్ద బోర్డులు, టైంటేబుళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురై అవస్థలు పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా సిబ్బంది ప్లాట్‌ఫామ్స్ ముందు బస్సులు నిలుపకుండా ఇష్టారీతిన తిరిగి వెళ్లిపోతుండడంతో విద్యార్థులు, ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు.



మూలనపడ్డ తాగునీటి కుళాయిలు

దుర్వాసనతో అవస్థలు

బస్టాండ్‌లో ఉన్న మరుగు దొడ్లు ప్రయాణికుల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోగా దుర్వాసన వెదజల్లుతూ ఇబ్బందికరంగా మారాయి. లెట్రిన్ ట్యాంక్ పూర్తిగా నిండిపోయి మల వ్యర్థాలు బయటకు వెళుతూ దుర్వాసన వెదజల్లుతున్నప్పటికి సరిదిద్దే చర్యలు అధికారులు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్వాసన వల్ల బస్టాండులో కొద్దిసేపు వేచి ఉండేందుకు సైతం భయపడాల్సి వస్తోంది. మూత్ర విసర్జనశాలలు మరింత ఘోరంగా మారాయి. వాటర్ పైప్‌లైన్ లేకపోవడంతో నీటి సౌకర్యం లేక ఆ వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

సౌకర్యాలు కల్పించాలి



భీమవరం తర్వాత అతి పెద్ద బస్టాండ్ ముదినేపల్లిలోనే ఉన్నప్పటికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం. ఏలూరు జిల్లాకు శివారున ఉన్నందున ఈ బస్టాండ్‌పై ఏలూరు డిపో అధికారులు దృష్టి సారించడం లేదు. సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలి.

– గాలి మాధవనాయుడు, ముదినేపల్లి

అధికారులు పట్టించుకోవడం లేదు



సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ ద్వారా పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. ప్రజాసేవే తమ కర్తవ్యమని చెప్పుకునే ఆర్టీసీ ఇకనైనా ముదినేపల్లి బస్టాండ్‌లోని సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలి.

– చింతపల్లి అశోక్ చౌదరి, ముదినేపల్లి

సమస్యలు వాస్తవమే

గత వారమే బస్టాండ్‌ను పరిశీలించి సమస్యలను గుర్తించాం. బస్సుల రాకపోకల వివరాలు, ప్లాట్‌ఫామ్స్ వద్ద ఆగేలా చర్యలు తీసుకోవడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం.

– జి.మురళి, చీఫ్ ఇన్‌స్పెక్టర్, ఏలూరు డిపో

ఆరోగ్య నియమాలు పాటించాలి



కలిదిండి పీహెచ్‌సీ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న డాక్టర్లు

సీనియర్ సివిల్ జడ్జి వీవీఎస్‌వీ లక్ష్మి

కైకలూరు: ప్రతిఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని కైకలూరు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి వీవీఎస్‌వీ లక్ష్మి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో కలిదిండి పంచాయతీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి మాట్లాడుతూ ప్యాకెట్ ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుందన్నారు. కలుషిత వాతావరణానికి మనమే కారణమైతే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయన్నారు. కాలుష్య నివారణకు అందరూ సహకరించాలన్నారు. తహసీల్దారు ఎల్‌వీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలిదిండి పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రారంభం–ఆశాజనిక భవిష్యత్తు అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తామన్నారు. గర్భిణులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కలిదిండి పీహెచ్‌సీ వద్ద డాక్టర్ జాహ్నవి, హేమంత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ ఎం.మారుతీ ప్రసన్న, కూటమి నేత జోగిరాజు, న్యాయవాదులు పి.పవన్‌కాంత్, అలేఖ్య, పంచాయతీ ఈవో ఆర్‌వీ ఉదయ్‌కుమార్, కానిస్టేబుల్ రమేష్, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి వీవీఎస్‌వీ లక్ష్మి

చంద్రయ్య డ్రెయిన్ పూడిక తీత పనులు చేపట్టాలి

గుడివాడరూరల్: చంద్రయ్య డ్రెయిన్ పూడిక తీత పనులు వెంటనే చేపట్టాలని రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు కోరారు. స్థానిక బీతవోలులో సోమవారం రైతులు, కౌలు రైతులు మీడియాతో మాట్లాడారు. చంద్రయ్య డ్రెయిన్ పూడిక తీత గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తుపాన్లు వచ్చిన సమయంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులకు స్వయంగా చూపించినా స్పందించ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు మన ప్రభుత్వం రాగానే చంద్రయ్య డ్రెయిన్ పూడిక తీత పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు పనులు చేపట్టలేదన్నారు. నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో ఉన్న రెగ్యులేటర్‌కు ఎనిమిది షట్టర్లు ఉన్నాయని, వాటిలో ముఖ్యమైన రెండు షట్టర్లు శిథిలావస్థకు చేరి పని చేయడం లేదన్నారు. దీంతో వరదలు, తుపాన్లు వచ్చిన సమయంలో ఎగువ నుంచి నీరు చంద్రయ్య డ్రెయిన్ ద్వారా దిగువకు చేరక తమ పంటలు నష్టపోతున్నామన్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఆ షట్టర్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులు కౌంతి ఉమామహేశ్వరరావు, నీలం మురళీకృష్ణారెడ్డి, పోలగాని ప్రకాశరావు, బోగాది నాగేశ్వరరావు, బోయిన ప్రభాకరరావు, రామచంద్రరావు, ఎస్.భైరాగి, కౌంతి వైష్ణవి, బి.భార్గవి పాల్గొన్నారు.



విలేకరులతో మాట్లాడుతున్న రైతులు

మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తాం

ముదినేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగజగన్ బాబూరావు అన్నారు. స్థానిక మాల మహానాడు కార్యాలయంలో కలిదిండి మండల మహిళా అధ్యక్షురాలిగా భూపతి సునీత, ముదినేపల్లి మండల అధ్యక్షురాలిగా సేవా క్రాంతిరేఖకు నియామక పత్రాలు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని, ఆశయాలను ప్రజలకు తెలియజెప్పేందుకు మాల మహానాడు కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మండల స్థాయి కమిటీలు అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో గరికిముక్కు రాజేష, కమల, అశోక్, వరదానం, లావణ్య, జోజిబాబు, నాగరాజు, ప్రసాద్, రాఘవేంద్ర పాల్గొన్నారు.



సునీతకు నియామక పత్రాన్ని అందిస్తున్న బాబూరావు

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ



ముదినేపల్లి రూరల్: మండలంలోని పెయ్యేరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు దాత ప్లేట్లు, గ్లాసులు సోమవారం అందజేశారు. గ్రామానికి చెందిన హనుమార అప్పారావు 45 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు బేతాళ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయుడు ఆర్.శ్రీహరి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో ప్రగతి చూపిస్తే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని దాత అప్పారావు పేర్కొన్నారు.

వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించాలి

కైకలూరు: కేంద్రం వక్ఫ్‌బోర్డుపై తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించాలని ఆ పార్టీ ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. అవసరతమైతే టీడీపీ సభ్యత్వాలకు, పదవులకు రాజీనామాలు చేస్తామని చెప్పారు. కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ జానీ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించిన నేపథ్యంలోదేశంలో ముస్లిం మైనార్టీలు అభద్రతా భావానికి గురవుతున్నారన్నారు. బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు తెలపటంపై టీడీపీలో ముస్లిం మైనార్టీలు ఆందోళనలో ఉన్నారన్నారు. బిల్లు రద్దు విషయంలో ముస్లిం సంఘాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని నేతలు చెప్పారు. కార్యక్రమంలో మహమ్మద్ జానీ, రఫీబా, రఫీబాషా, భాషీద్, గఫూర్‌ఖాన్, అస్లాం, బషారు, షాబుద్దీన్, బాబు, సుబానీ పాల్గొన్నారు.



కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా వద్ద మాట్లాడుతున్న ముస్లిం నేతలు

విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు

ముదినేపల్లి రూరల్: పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఊటుకూరుకు చెందిన పోసిన సురేష్, పెదగొన్నూరుకు చెందిన బత్తుల హరీష్ స్నేహితులు. వీరిరువురు ఊటుకూరుకు చెందిన గూడవల్లి శ్రీనివాసరావుతో పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సురేష్, హరీష్ మద్యం తాగి శ్రీనివాసరావును ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు ఎస్‌ఐ వీరభద్రరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీనితో సిబ్బందిని గ్రామానికి పంపారు. నిందితులు ఎదురుతిరిగి దాడి చేసినట్లు తెలిపారు. దీనిపై ఎస్‌ఐ వీరభద్రరావు కేసు నమోదు చేసి నిందితులను కైకలూరు కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

మార్కెట్ యార్డ్ చైర్మన్ శివరామయ్యకు సత్కారం

కూచిపూడి(మొవ్వ): ఇటీవల మొవ్వ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా నియమితులైన దోనేపూడి శివరామయ్యను సోమవారం మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా ఉన్న శివరామయ్య, సుధారాణి దంపతులను మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న తహసీల్దార్ కే మస్తాన్ సత్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.



శివరామయ్య దంపతులను సత్కరించిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు

వాడుక రేవు నిర్మాణాల పరిశీలన



మండవల్లి: స్థానిక ఎస్సీ ఏరియాలో వాడుక రేవుల నిర్మాణాలను సర్పంచ్ మెండా ఝాన్సీ సోమవారం పరిశీలించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన చోట వాడుక నీరు తీసుకెళ్లడానికి అనువుగా ఉండే విధంగా ఎంపిక చేసిన రేవుల నిర్మాణాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఝాన్సీ దంపతులు సురేష్‌తో కలిసి రేవు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నారు.

అన్నదానం గొప్పది

గుడివాడరూరల్: అన్నిదానాల్లో అన్నదానం గొప్పదని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోకవరపు సునీల్ అన్నారు. స్థానిక ఏలూరురోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో పెద్దమల్లు వెంకటేశ్వరరావు, కొత్త మురళీల ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. శాంతి నిమిత్తం నిర్వహించిన అన్నసమారాధనను సోమవారం గోకవరపు ప్రారంభించారు.

పామర్రులో..

పామర్రు: ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న వీరాంజనేయస్వామి ఆలయంలో శ్రీ రామ నవమి పురస్కరించుకుని సోమవారం భక్తులకు అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. జనసేన ఇన్‌చార్జి తాడిశెట్టి నరేష్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పీవీఎస్‌వీ ప్రసాదరావు పాల్గొన్నారు.

మండవల్లిలో..

మండవల్లి: మండవల్లిలోని వెలమపేట సీతారామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సోమవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. అన్నసమారాధనలో వెలమపేట రామాలయం యూత్, మండవల్లి, గన్నవరం, అయ్యవారి రుద్రవరం, అప్పాపురం తదితర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



పామర్రులో నిర్వహించిన అన్నసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా



అన్నసమారాధనలో వడ్డిస్తున్న గోకవరపు

చదువుతోనే సమాజంలో గుర్తింపు

గుడివాడరూరల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని సర్పంచ్ చోరగుడి సురేఖ అన్నారు. లేట్రసీ ఇండియా ట్రస్ట్, రాజా రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని దొండపాడు పరిధిలోని చెంచుకాలనీలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పెదపారుపూడి వంతెన, ఈదులమద్దాలి తదితర గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి చదువుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ దేవరకొండ వరలక్ష్మి, టీచర్ ధనికొండ నాగలక్ష్మి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సర్పంచ్ సురేఖ

నవధాన్యాల విత్తన కిట్ల పంపిణీ

కైకలూరు: పచ్చిరొట్ట పైర్ల నిమిత్తం నవధాన్యాల కిట్లను తామరకొల్లు రైతుసేవా కేంద్రం వద్ద రైతులకు వ్యవసాయశాఖ ఏఓ ఆర్.దివ్య సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసారానికి, పంటల దిగుబడి పెరగడానికి పచ్చిరొట్ట పైర్ల పెంపకం అవసరమన్నారు. ప్రకృతి వ్యవసాయం పండించే పంటల నుంచి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు లభిస్తాయన్నారు. రైతులకు అందుబాటులో 300 కిట్లు తయారు చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో తామరకొల్లు సర్పంచ్ భాట్రాజు శివాజీ, వీఏఏ కాగిత జేజీ శ్రీనివాస, గోపీనాథ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యూనిట్ ఇన్‌చార్జి అహోబలరావు, సిబ్బంది గంగాభవానీ, నాగలక్ష్మి, జ్యోతి, నజీర్ ఖాన్, రామాంజనేయులు, దేవీశేషవేణి, ఉషారాణి పాల్గొన్నారు.



తామరకొల్లులో విత్తన కిట్లను పంపిణీ చేస్తున్న సర్పంచ్ శివాజీ, వ్యవసాయాధికారులు

ఘనంగా శ్రీరాములవారి పట్టాభిషేక గ్రామోత్సవం

వి.రుద్రవరం(ఘంటసాల): శ్రీరామ నవమి సందర్భంగా రామాలయం వద్ద సీతారాముల పట్టాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో సోమవారం నిర్వహించారు. వందేళ్లుగా ఏటా స్వామి వారి పట్టాభిషేకం మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ సర్పంచ్ యనిగళ్ల రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం బండి పాటను రూ.30,011లకు వేలం పాటలో పాడారు. గతంలో రూ. 2 వేల నుంచి రూ.8 వేల వరకు మాత్రమే భక్తులు పాట పాడేవారని, ఈ ఏడాది స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం బండి పాటను సర్పంచ్ రామకృష్ణ ప్రసాద్ రూ.30,011లకు పాడటం విశేషం. అనంతరం సర్పంచ్ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఒంగోలు జాతి వృషభరాజములతో డప్పు వాయిద్యాలతో శ్రీరాముల వారి గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

అల్లూరులో అన్నసమారాధన

ముదినేపల్లి రూరల్: శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని అల్లూరు కోదండరామాలయం వద్ద సోమవారం అన్నసమారాధన నిర్వహించారు. గ్రామ ప్రముఖుడు దావు నాగరాజు సమారాధన ప్రారంభించారు. సమారాధనకు పరిసర గ్రామాల నుంచి మూడు వేలమంది భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దాసరి శ్రీను, ముంద్రు బాలరాజు, బొమ్మనబోయిన వెంకటరత్నం, ఆలయ కమిటీ సభ్యులు గుడిసె వెంకన్నబాబు, వెంకటేశ్వరరావు, నాగభూషణం పాల్గొన్నారు.

చేపలు పడుతున్నారని ఫిర్యాదు

ముదినేపల్లి రూరల్: తమకు చెందిన చెరువులో కొంతమంది అక్రమంగా చేపలు పడుతున్నారని స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. మండలంలోని వైవాకలో కొంతమంది ఎస్సీలకు గతంలో ప్రభుత్వ భూములు కేటాయించి పట్టాలు మంజూరు చేశారు. వీరిలో శీలం అబ్రహం, శీలం దావీదుకు చెందిన చెరువులో కొంత మంది సోమవారం దౌర్జన్యంగా ప్రవేశించి చేపలు పట్టారని ఫిర్యాదు చేయగా పోలీసులు, స్థానిక వీఆర్వో నాగరాజు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు ఇరు వర్గాలకు నచ్చజెప్పి తహసీల్దార్ వద్ద మంగళవారం ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

చిన్నారి సంరక్షణ, పోషణకు బాధ్యత వహించాలి

కలెక్టర్ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): దత్తత తీసుకున్న చిన్నారి ఆదిత్య పోషణ, సంరక్షణకు బాధ్యత వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన పి. అజయ్‌కుమార్, శ్వేత నిగమ్‌లు మచిలీపట్నం నగరంలోని శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న సంవత్సరం వయసు కలిగిన ఆదిత్య అనే బాలుడ్ని దత్తత తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ దంపతులు ఇద్దర్ని అభినందించి ఇకపై బాలుడి సంరక్షణ బాధ్యత పూర్తిగా వారిపై ఉందన్నారు. 2021లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న ఆ దంపతులకు కేంద్ర ప్రభుత్వ దత్తత అధీకృత సంస్థ (కారా) అనుమతి లభించటంతో చిన్నారిని కలెక్టర్ వారికి దత్తత ఇచ్చారు. ఐసీడీఎస్ పీడీ ఎంఎస్ రాణి, నోడల్ అధికారి పాల్గొన్నారు.

